క్లుప్తంగా

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

హుజూర్‌నగర్ : పట్టణంలోని ముత్యాల నగర్ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏఈ రాంప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్‌నగర్ పట్టణంతో పాటు బూరుగడ్డ, గోపాలపురం, కరక్కాయలగూడెం, మర్రిగూడెం, మాధవరాయినిగూడెం, లక్కవరం, లింగగిరి గ్రామాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.

చిలుకూరు పరిధిలో..

చిలుకూరు : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా చిలుకూరు పరిధిలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ రామిశెట్టి శ్రీనివాస్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ముకుందాపురం పరిసర గ్రామాల్లో..

నేరేడుచర్ల : మండలంలోని ముకుందాపురం 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో గల దాచారం 11కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించనున్నందున ముకుందాపురం పరిసర గ్రామాల్లో బుధవారం ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో నేరేడుచర్ల ఇన్‌చార్జ్ ఏఈ పందిరి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జెర్రిపోతులగూడెం వాసికి డాక్టరేట్


నరేందర్‌రెడ్డి

చిలుకూరు : మండల పరిధిలోని జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన కాంపెల్లి నరేందర్‌రెడ్డి జేఎన్‌టీయూ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వైర్‌లైస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో ప్రధానంగా మ్యాక్ ప్రోటోకాల్ అనే అంశంపై ఆయన పరిశోధన చేసి సమర్పించినందుకు గాను యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

కల్లూరు క్లస్టర్ ఏఈఓగా సంధ్య


బాధ్యతలు స్వీకరిస్తున్న సంధ్య

నేరేడుచర్ల : మండలంలోని కల్లూరు క్లస్టర్ ఏఈఓగా పి.సంధ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఏఈఓగా పని చేసిన త్రివేణి మఠంపల్లి మండలానికి బదిలీ కాగా ఆమె స్థానంలో గరిడేపల్లి మండలం కల్మల్‌చెరువు క్లస్టర్‌లో పని చేస్తున్న పి.సంధ్య బదిలీపై కల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కల్లూరు క్లస్టర్ పరిధిలో రైతులకు ఏమైన సమస్యలు ఉంటే సెల్ నంబర్ 9390786433కు ఫోన్ చేసి తనకు సమాచారం అందించాలని తెలిపారు.


సబ్సిడీపై అందుబాటులో జీలుగ విత్తనాలు

చిలుకూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ మంగళవారం తెలిపారు. మొత్తం 133 బ్యాగ్‌ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 30 కేజీల బ్యాగ్‌కు 50 శాతం సబ్సిడీపై రూ. 2137.50 ధర ఉన్నట్లు తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్ జీరాక్స్‌తో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్‌నగర్‌రూరల్ : మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారిణి రావిరాల స్వర్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, 30 కేజీల బ్యాగు రూ. 2138 ధర అని తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఏఈవోలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

రుణాల చెక్కులు అందజేత


చెక్కులు పంపిణీ చేస్తున్న పీఏసీఎస్ చైర్మన్

హుజూర్‌నగర్ : సహకార సంఘాలు అందజేస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ జక్కుల నరేందర్ యాదవ్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు జక్కుల నాగరాజుకు రూ.8 లక్షలు, మట్టపల్లి శైలజకు రూ.4.50 లక్షల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, కార్యదర్శి, సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సంఘం విలీనం.. రైతన్నకు కష్టం

2005లో నడిగూడెం సంఘంలో త్రిపురవరం పీఏసీఎస్ విలీనం

- నడిగూడెం.. 15 కిలోమీటర్ల దూరం
- ఎరువులు, విత్తనాల కోసం ప్రయాణానికి రైతులకు తిప్పలు
- పునరుద్ధరించాలని వేడుకోలు


నిరుపయోగంగా ఉన్న త్రిపురవరం పీఏసీఎస్ కార్యాలయ భవనం

అనంతగిరి : మండలంలోని త్రిపురవరంలో 1242 మంది సభ్యులతో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని 2005 సంవత్సరంలో నాటి ప్రభుత్వం నడిగూడెం సహకార సంఘంలో విలీనం చేసింది. దీంతో ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం రైతులు సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న నడిగూడెం మండల కేంద్రానికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. త్రిపురవరం నుంచి నడిగూడెంకు రవాణా సౌకర్యం లేకపోవడంతో త్రిపురవరం సహకార సంఘం పరిధిలోని త్రిపురవరం, చనుపల్లి, పాలారం, పాలారంతండా, యసంతాపురం గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్రిపురవరం సంఘాన్ని తిరిగి పునరుద్ధరించాలని అనేక ఏళ్లుగా సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు చెబుతున్నారు.

రైతులకు రవాణా భారం..

త్రిపురవరంతో పాటు మరో నాలుగు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. కొద్దిపాటి ఎరువులు, విత్తనాల కోసం దూరంగా ఉన్న నడిగూడెం మండల కేంద్రానికి వెళ్లాలంటే తలకు మించిన భారంగా ఉందని, రవాణాకు వాహనాల కిరాయి అధికంగా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. త్రిపురవరంలో గతంలో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనాలు, గోదాంలు ఉన్నందున కొద్దిపాటి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావచ్చనని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి త్రిపురవరం సహకార సంఘాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.

సహకార సంఘాన్ని పునరుద్ధరించాలి



"నడిగూడెం సహకార సంఘంలో త్రిపురవరం సంఘాన్ని విలీనం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేక 15 కిలో మీటర్లు అద్దె వాహనాలతో వెళ్లాలంటే కిరాయి భరించలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వచ్చే సాగు సీజన్ వరకు త్రిపురవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని పునరుద్ధరించాలి.

– గుర్రం వెంకటరెడ్డి, రైతు, త్రిపురవరం

ఉన్నతాధికారులకు నివేదిక అందించాం



"త్రిపురవరంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాన్ని పునరుద్ధరించాలని కొందరు రైతులు వినతిపత్రాలు అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నూతన సహకార సంఘాల ఏర్పాటు చేసే క్రమంలో త్రిపురవంలోనూ సహకార సంఘాన్ని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతులకు సేవలు ప్రారంభిస్తాం.

– ఎస్ పద్మ, జిల్లా కోఆపరేటివ్ అధికారి

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ధర్నా


డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నాయకులు

గరిడేపల్లి : రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, భూభారతి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ స్రవంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఎడ్ల అంజిరెడ్డి, ప్రతాని సైదులు, డి.అంజి, పంగ ఈదయ్య, హుస్సేన్, గోవిందరెడ్డి, పంగ వేణు తదితరులు పాల్గొన్నారు.

3 నుంచి భూ భారతి చట్టంపై గ్రామ సభలు

చిలుకూరు : మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో వచ్చే నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు భూ భారతి చట్టంపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధృవకుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. 3వ తేదీన కొండాపురం రెవెన్యూ గ్రామాలకు కొండాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, 4న పాలెఅన్నారం రెవెన్యూ పరిధిలో గ్రామాలకు పాలె అన్నారం జెడ్పీ పాఠశాలలో, 5న బేతవోలు రెవెన్యూ గ్రామాలకు బేతవోలు జెడ్పీ పాఠశాలలో, 6న చిలుకూరు రెవెన్యూ గ్రామాలకు చిలుకూరు జెడ్పీ పాఠశాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు గ్రామ సభలలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలరించిన భక్త చింతామణి నాటకం


భక్త చింతామణి నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులు

మఠంపల్లి : మండలంలోని బక్కమంతులగూడెంలో యాదవ కులస్తులు నిర్వహిస్తున్న గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన రంగస్థల కళాకారులు ప్రదర్శించిన భక్త చింతామణి పద్యనాటకం విశేషంగా అలరించింది. ఈ నాటకాన్ని సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ప్రదర్శించారు. నాటకంలో శ్రీహరి, సుబ్బిశెట్టి, చింతామణి, చిత్ర, బిల్వమంగళుడు, భవానిశంకరుడు, దామోదరుడు పాత్రలతో పాటు హార్మోనిస్టు వినాయకాజు, క్లారినెట్ రమేష్, డోలక్ ప్రసాద్‌ల సంగీతం అలరించింది. ఈ కార్యక్రమంలో కళాకారులు బోనగిరి ప్రకాష్‌బాబు, ఎస్‌కె సైదులు, పుల్లారెడ్డి, రాజు, అశ్విని, శాంతి, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి పరామర్శ

హుజూర్‌నగర్ : చింతలపాలెంలో అనారోగ్యానికి గురైన సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి కె.సుందర మాళీశ్వర రెడ్డిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.వెంకటేశ్వర్లు, కె.యాదగిరిరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నరహరి సేవలు మరువలేనివి


నరహరి దంపతులను సత్కరిస్తున్న గ్రామస్తులు

మునగాల : మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన ద్రోణ నరహరి పోస్టుమాస్టర్‌గా నాలుగు దశాబ్దాలుగా చేసిన సేవలు మరువలేనివని సీపీఎం సీనియర్ నాయకుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. కొక్కిరేణి బ్రాంచి పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తించి ఇటీవల రిటైర్డ్ అయిన ద్రోణ నరహరి దంపతులను మంగళవారం గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు వక్కంతుల ప్రభాకర్‌రావు, రావులపెంట వెంకన్న, గ్రామపెద్దలు రావులపెంట బ్రహ్మం, రేఖ లింగయ్య, పోటు అశోక్‌కుమార్, నందిగామ సైదులు, ధరావత్ రవి, పోటు వెంకట్రామయ్య, వట్టిపు చినసైదులు, వెంకటరమణ, బాలయ్య, నగేష్, సంపూర్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు ఆర్థికసాయం అందజేత


జాన్‌పహాడ్ దర్గా వద్ద బాధితులకు ఆర్థికసాయం అందజేస్తున్న మోతీలాల్

పాలకవీడు : మండలంలోని జాన్‌పహాడ్ దర్గా వద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి దుకాణ సముదాయాలు దగ్ధమై నష్టపోయిన బాధితులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాళోతు మోతీలాల్ మంగళవారం రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు నీమానాయక్, షరీఫ్, రాము, శోభన్, ప్రేమ్‌కుమార్, శ్రీను, కిషన్, నాగేందర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

కుమారి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు


కుమారి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న శివకుమార్, నాయకులు

మునగాల : మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు సతీమణి, సీపీఎం క్రియాశీలక సభ్యురాలు ములకలపల్లి కుమారి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. మంగళవారం కొక్కిరేణిలో కుమారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్)మాస్‌లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, షేక్ సయ్యద్, టీయూసీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

మునగాల : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ సూచించారు. మంగళవారం మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. యువత సమాజంలో క్రమశిక్షణతో మెలగాలని, అలా అయితేనే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి గొప్ప స్థానానికి చేరుకుంటారని అన్నారు. యువతకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వైపు ఆలోచన వస్తే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని అన్నారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్ నాశనం అవుతుందని అన్నారు. సాంకేతికత కారణంగా చిన్న పిల్లలు సెల్‌ఫోన్ వాడకం పెరగడంతో ఆలోచన విధానం మారిపోతుందని, దీని వలన అనేక నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పరిణితి వచ్చే వరకు సెల్‌ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని ఎస్ఐ సూచించారు.

ముగిసిన సమ్మర్ క్యాంపు


విద్యార్థులకు మెమెంటో అందజేస్తున్న కిషోర్‌రెడ్డి తదితరులు

మఠంపల్లి : మండల కేంద్రంలోని సెయింటాన్స్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా శాంతిరెడ్డి ఫౌండేషన్, సెయింటాన్స్ పాఠశాల సంయుక్తంగా నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడల సమ్మర్ క్యాంపు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆదూరి స్రవంతికిషోర్‌రెడ్డి 40 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, మెమెంటోలు అందజేశారు. అనంతరం పాఠశాల సుపీరియర్ సిస్టర్ రూబీ, హెచ్ఎం సుజాతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీడీ బాలరెడ్డి, క్యాంపు నిర్వహణ పీఈటీ ఏసుమళ్ల ముక్కంటి, విద్యార్థులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి


నిత్యావసర సరుకులు అందజేస్తున్న వాసవి క్లబ్ సభ్యులు

కోదాడ : ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావు కోరారు. కోదాడలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద నివాసం ఉండే నిరుపేద పత్తి లక్ష్మి కుటుంబానికి మంగళవారం వాసవి క్లబ్ తరుపున నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా దాతలు కొండూరు శ్రీనివాస్, మాధవిలను అభినందించారు. కార్యక్రమంలో నరేందర్, ప్రసాద్, గీత, నాగమల్లేశ్వరరావు, భాస్కర్, రవికుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన


వెంకట్రాంపురంలో కూలీలతో మాట్లాడుతున్న ఎంపీడీఓ హరిసింగ్

నడిగూడెం : ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ గుగులోత్ హరిసింగ్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని కరివిరాల, వెంకట్రాంపురం, చెన్నకేశ్వాపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో గల నర్సరీలు, కంపోస్టు పిట్‌లను పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి అన్వర్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు అంబేద్కర్, ఉష తదితరులు ఉన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి

నేరేడుచర్ల : మున్సిపాలిటీలోని 12వ వార్డు పాత రామాలయం వీధిలో గత మూడు నెలలుగా మున్సిపల్ నల్లాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ వార్డు ప్రజలు కోరారు. ఈమేరకు మంగళవారం నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వెంకన్న, శివమ్మ, నారాయణమ్మ, లక్ష్మి, రమేష్, నాజా, వేణు, గోవిందు, ఆనందకుమారి, జ్యోతి, పద్మ, సిద్రామ్ తదితరులు ఉన్నారు.

వెంకటమ్మకు నివాళి

మోతె : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మోతె మండల అధ్యక్షుడు కొరిపెల్లి విక్రమ్ తల్లి కొరిపెల్లి వెంకటమ్మ (75) సోమవారం రాత్రి మరణించారు. మంగళవారం వెంకటమ్మ మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ జెడ్పీటీసీ మాత్రునాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దోసపాటి చిరంజీవి, టీడీపీ జిల్లా నాయకులు బయ్యా నారాయణ, మాజీ జెడ్పీటీసీ రాంకోటి, దోసపాటి ఉపేందర్ ఉన్నారు.

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- కోదాడ ఎమ్మెల్యే పద్మావతి


కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ : ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి కోరారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోదాడ పట్టణం, కోదాడ, అనంతగిరి మండలాలకు చెందిన 157 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.50,43, 500 విలువైన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన నాయకులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ యార్డు పరిశీలన


వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలిస్తున్న మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి

నేరేడుచర్ల : నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో మౌలిక వసతుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో బోరు, టవర్ లైట్లు, విద్యుద్దీకరణ, విద్యుత్ దీపాలు, స్థంభాల ఏర్పాటు, సీసీ రోడ్లు, ఫ్లాట్ ఫారం, కార్యాలయ భవనాన్ని, ఫర్నిచర్, చైర్మన్ ఛాంబర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్.లక్ష్మణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేంద్రశర్మ, మార్కెట్ కమిటీ కార్యదర్శి సన్నీ తదితరులు ఉన్నారు.

సైనికుల రక్షణతో దేశం సుభిక్షం

- బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి


తిరంగా ర్యాలీలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి

అనంతగిరి : సైనికులు తమ జీవితాలను పణంగా పెట్టి దేశానికి రక్షణ కల్పిస్తుండడంతో దేశం సుభిక్షంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి దీటుగా భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా భారత సైన్యానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. వారి విజయానికి సంకేతంగా ఈ తిరంగా యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీష్, తిరంగా యాత్ర కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య, మల్లెబోయిన వెంకటేశ్‌యాదవ్, సాతులూరి హనుమంతరావు, తాళ్ల నరేందర్‌రెడ్డి, కొండా హరీష్‌గౌడ్, వై.వెంకట నర్సయ్య, వై.రామారావు, పి.రామారావు, సిద్దయ్య, యాకూబ్, వెంకటేశ్ నాయక్, వీరేంద్రనాయక్, నవీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనువైన ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలి


కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భానుపురి : భూభారతిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి జరిపే రెవెన్యూ సదస్సులను ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాల్లో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దరఖాస్తులు స్వీకరించే టప్పుడు దరఖాస్తుతో పాటుగా రైతు భూములకు సంబంధించిన పత్రాలు తప్పక ఉండేలా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే రోజును ముందుగా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని తెలిపారు. రేషన్ కార్డులలో పేర్ల మార్పుల విషయంలో, కార్డుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నూతన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి

భానుపురి : నూతన పరిశ్రమలకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సీతారామ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, టీజీఐపాస్ కమిటీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వివిధ పరిశ్రమలకు సంబంధించిన అనుమతులపై సమీక్షించారు. ఈ సమావేశంలో సీటీఓటీ యాదగిరి, ఎల్‌డీఎం బాపూజీ, డీటీడీఓ శంకర్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఎల్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు


మఠంపల్లి : ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న డబ్బా కొట్లను తొలగిస్తున్న పోలీసులు

మఠంపల్లి : ట్రాఫిక్‌కు అంతరయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి.బాబు హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరుపక్కల ఆక్రమించి ఏర్పాటు చేసిన డబ్బా కొట్లను అదేవిధంగా ఫ్లెక్సీలను పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన తొలగింపజేశారు. కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

హుజూర్‌నగర్ : చిరు వ్యాపారస్తులు ప్రజలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలని ఎస్ఐ ముత్తయ్య అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఫూట్‌పాత్, చిరు వ్యాపారులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరు వ్యాపారులు ఫూట్‌పాత్ పరిధి దాటి రోడ్డుపైకి రావద్దని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అన్నదానం.. పుణ్యకార్యం


హుజూర్‌నగర్ : అన్నదానం చేస్తున్న వాసవి, వనిత క్లబ్ సభ్యులు

నేరేడుచర్ల : అమావాస్య రోజు అన్నదానం చేయడం పుణ్యకార్యమని వాసవి కన్యకాపరమేశ్వరి సేవా కమిటీ సభ్యులు తెలిపారు. అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం నేరేడుచర్లలో దాతల సహకారంతో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సేవా కమిటీ సభ్యులు రాచకొండ శ్రీనివాస్‌రావు, కందిబండ శ్రీనివాస్‌రావు, నటరాజ్, వెంకటేశ్వర్లు, అశోక్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, రాము, వెంకన్న, రవి, శ్రీను, వెంకన్న, మధు, గోపాలకృష్ణ, వాసు, సైదయ్య, మహంతు, సాయి, రామ్మూర్తి, నాగేశ్వర్ రావు, కామేశ్వర్‌రావు, సైదయ్య, చారి ఉన్నారు.

అమావాస్య.. అన్నదానం

హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ లెజెండ్ వారి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో దాతల సహకారంతో అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా క్లబ్‌ల సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల : మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో గల ఇందిర అనాథ వృద్ధాశ్రమంలో మంగళవారం మండల కేంద్రానికి చెందిన సీపీఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ ద్వితీయ కుమార్తె శ్రావ్య –రక్షిత్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనాథలు, వృద్ధులు, మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి కుర్చీలు, భోజన ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, వాచేపల్లి జ్యోతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

మోతె : మండలంలోని రావిపహాడ్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సహకరించాలని కోరారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వైభవంగా నిత్య కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ గావించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్‌కుమార్, అర్చకులు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.